Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 106

(Apr. 21, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 106

(Apr. 21, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486
4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక
సంపుటి 2] బెజవాడ 21—4—47 సోమవారం [సంచిక 106

బెజవాడకు దక్షిణాఫ్రికా నాయకుల ఆగమనం

అఖిలాసియా మహాసభకు ప్రతినిధులుగా వచ్చిన దక్షిణాఫ్రికా భారతీయనాయకులు డాక్టరు దాదు, నాయకర్ గార్లు శుక్రవారం మద్రాసులో బయలుదేరి బెజవాడ శనివారం ఉదయం చేరుకుంటారు. ఆనాటి సాయంత్రమే తిరిగి మద్రాసు వెళ్ళుతారు. వారిని సన్మానించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

త్వరలో సరిహద్దులో రాజకీయ ఖైదీల విడుదల

పెషావర్, ఏప్రిల్ 19

గాంధీ - జిన్నా గారల విజ్ఞప్తి ననుసరించి మత సామరస్యం కోసం త్వరలో రాజకీయ ఖైదీలను విడుదలచేయాలని సరిహద్దురాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.

తమ అభిప్రాయాలు వెల్లడిచేసుకున్నా, సమ్మెలు ఊరేగింపులు అల్లరి రేపుతున్నవి. కాబట్టి మానాలని ప్రభుత్వం ప్రకటించింది.

బ్రిటిష్ రాజకీయశాఖ, దేశం ముక్కలుచేయ జూస్తోంది

నరేంద్రమండలిలో చేసుకున్న రాజీ సరికాదంటూనే ఆమోదం

అఖిల భారత సంస్థాన మహాసభ తీర్మానాలు

గ్వాలియర్, ఏప్రిల్ 19

అఖిలభారత సంస్థాన ప్రజామహాసభ మూడు గంటల చర్చ తర్వాత, రాజ్యాంగ నిర్మాణసభకు సంస్థాన ప్రతినిధులను ఎన్నుకొనే విషయమై రాయబారకమిటీలు చేసుకున్న రాజీని ఆమోదించింది. ఆ రాజీ ప్రకారం సగంమంది ప్రతినిధులను సంస్థానాలలో ఇప్పుడు సంకుచిత శాసనసభలే ఎన్నుకుంటాయి. మిగతసగంమందిని ఏరంభక సంస్థానాధిపతులు నామినేట్ చేస్తారు.

ఈరాజీ సంస్థానప్రజల ప్రధానహక్కును గంగలో కలిపింది. చాలమంది ప్రతినిధులు ఈ రాజీని తీవ్రంగా ఖండించారు. కాని [illegible] అధికసంఖ్యాకులు అంగీకరించారు.

తీర్మానపాఠం

ఈరాజీని అంగీకరిస్తూ సంస్థానమహాసభ విషయనిర్ణయసంఘం తయారుచేసిన తీర్మానమిలా ఉంది :

"బ్రిటిష్ ప్రభుత్వం 1948 జూన్ అంతమవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనకు స్వాగతమిస్తున్నాము. కాని, బ్రిటిష్ ప్రభుత్వం సంస్థాన ప్రజలను ఏమాత్రం గమనించకుండా కేవలం వస్తువుల్లాగా చూస్తున్నారు. సంస్థాన ప్రజలు అంగీకరిస్తేతప్ప, సంస్థానాల సమస్యలను నేనిప్పి పరిష్కరించ వీల్లేదు. అలా ప్రజలకు తెలియకుండా చేసిననిర్ణయాలనుమేమంగీకరించమని స్పష్టపరుస్తున్నాము.

"అందుకనే ఇంతవరకు మాకు తెలియకుండా నరేంద్రమండలి రాయబార కమిటీతో చేసుకున్న నిర్ణయాలకు మాకు సంబంధం లేదు. అయినప్పటికి సంఘటనలు త్వరత్వరగా నడుస్తున్నందువల్ల, అవసరమైన చోట్ల ప్రజల క్షేమాల సమన్వయించి సంస్థానాలకు, ఇండియన్ యూనియన్‌కు రాజ్యాంగ చట్టాలను తయారుచేయడంలో సహకారం చేస్తాము.

"చెరిసగం" రాజీ బాగలేకున్నా అంగీకారం

"రాజ్యాంగసభ - నరేంద్రమండలి రాయబార కమిటీలు చేసుకున్న రాజీ పూర్తిగా అసంతృప్తికరంగా ఉన్నది. సంస్థానప్రజలు ఎన్నోమార్లు పునరుద్ఘాటించిన వాంఛకది అనుగుణంగా లేదు. అయినప్పటికి ఇండియా యూనియన్ చట్టాన్ని రాజ్యాంగసభ అశయప్రకారం నిర్మించేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంమాకుంది. కాబట్టి రాజ్యాంగసభకు ప్రతినిధుల ఎన్నికలో సహకారం చేయవలసిందని ప్రజామండలులకు సలహా ఇస్తున్నాము.

"చాలమంది సంస్థానాధిపతులు, బ్రిటిష్ రాజ్యాంగశాఖ సంస్థానాలను రాజ్యాంగసభతో సహకరించకుండ అటంకపరుస్తున్నారు. ఇలా అటంకపరచడం భారతదేశము మొత్తంమీద, ప్రత్యేకించి సంస్థానాలకు కూడ నష్టకరం. కాబట్టి దీనిని ఖండించడం, ఓరోధించడం అవసరం. రాజ్యాంగసభతో సహకరించేందుకు సంస్థానాలు సిద్ధంగా వున్నవని ప్రకటించడం అవసరం. ఇంతవరకు సహకరిస్తామన్న సంస్థానాలనుఅభినందిస్తున్నాం, అలాగే మిగతావారుకూడా చెయ్యాలి. ఇలా నిరాకరిస్తే వారు స్వతంత్ర నిరోధులుగా వారిని ప్రజలు చూస్తారు."

ఈ తీర్మానాన్ని విషయనిర్ణయ సభలో పండిత నెహ్రూ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి చాల సవరణలు వచ్చాయి.

ప్రజలే ప్రతినిధులు పంపాలని సవరణ

కాశ్మీర ప్రతినిధి గులాం మహమ్మద్ సాహేబ్ సంస్థాన ప్రజలే రాజ్యాంగసభకు తమ ప్రతినిధులను పంపాలి" అని సవరణ తెచ్చారు.

ఈ సవరణపై పండితనెహ్రూ ఇలా అన్నారు: "అలా ప్రతినిధులు రాజ్యాంగసభలో పాల్గొనేందుకు బ్రిటిష్ ప్రణాళికలో అవకాశంలేదు. రెండుమూడు నెలలతర్వాత ఎవరెవరు రాజ్యాంగసభలోకి వస్తారో తెలిపోతుంది. అప్పుడు కావలిస్తే ఈ సవరణలో చెప్పిన పద్ధతిని రాజ్యాంగసభ ఆలోచించవచ్చును." తర్వాతసవరణ ఉపసంహరించుకోబడింది.

రాజ్యాంగసభలో చేరని సంస్థానాలను శత్రు రాజ్యాలుగా చూస్తామనే మాటను, తొలగించి ప్రతికూల రాజ్యాలుగా చూస్తామని ఒక సవరణ వచ్చింది. కాని అలాంటి వారిని శత్రువులేనని నెహ్రూచెప్పగా సవరణ ఉపసంహరించుకోబడింది.

శాసనసభలు లేనిచోట ప్రజామండలే ప్రతినిధులను ఎన్నుకోవాలి

శాసనసభలు లేని సంస్థానాలలో ప్రజామండలే ప్రతినిధులను ఎన్నుకోవాలని ఒక

(మిగతా 4 వ పేజీలో)

విభజన తప్పదా?

కాంగ్రెస్ వర్కింగు కమిటీ చర్చించనున్నది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19

గాంధీజీ తిరిగి ఈ నెలాఖరున ఢిల్లీకి వస్తారని తెలుస్తున్నది. అప్పుడు వైస్రాయితో తిరిగి చర్చలు సాగిస్తారు. మే 1 వ తేదీన జరిగే కాంగ్రెస్ వర్కింగుకమిటీ సమావేశంలో పాల్గొంటారు.

ఈలోగా వైస్రాయి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలను ముగిస్తారట. గాంధీజీ వచ్చేప్పటికి తాను అవలంబించదలచిన మార్గాన్ని కార్యక్రమాన్ని రాజకీయ నాయకులకు తెలియజేస్తాడట.

వైస్రాయి భావి కార్యక్రమాన్నిగూర్చి చాలా ఊహాగానాలున్నవని అ. ప్రె. విలేఖరి ఇలా తెలియజేస్తున్నారు: లీగునురాజ్యాంగ నిర్మాణసభలోకి తేవడానికే వైస్రాయిప్రయత్నిస్తారు. కాబట్టి గ్రూపులు తప్పనిసరిగా ఉండాలని బ్రిటిష్‌ప్రభుత్వం డిసెంబర్ 6 వ తేదీ చేసిన ప్రకటనను బేషరతుగా కాంగ్రెస్ ఒప్పుకుంటూఒకప్రకటనచేయమని వైస్రాయి అడుగుతాడట.

కాని కాంగ్రెస్‌నాయకులిందుకు ఒప్పుకోరని తెలుస్తున్నది. ఇంతకూ రాజ్యాంగసభను రద్దుచేయాలని లీగు కోరుతున్నంతవరకు ఇలాంటి ఎన్ని వివరాలు, వాగ్దానాలు తాము చేసినా ప్రయోజనంలేదని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

ఇక రాయబారాల దశ దాటిపోయిందని దేశ విభజనే నేటి సమస్య అని అనుకుంటున్నట్టు కూడ అ. ప్రె. విలేఖరి తెలుపుతున్నాడు. ఇందుకు పరిహద్దులు మొదలైన సమస్యలను తేల్చడం కొన్ని నెలలు పడుతుందని అనుకుంటున్నారు.

ఈ విభజన విషయమై కాంగ్రెస్‌వర్కింగ్ కమిటీ వచ్చే సమావేశంలో ఒక తీర్మానం చేస్తుందని తెలుస్తున్నది.

సర్దార్‌పటేల్ బొంబాయినుండి వచ్చారు. డాక్టర్ ప్రసాద్‌తో గతరాత్రి దీర్ఘంగా సంభాషణలు సాగించారు

బెంగాలు కాంగ్రెసు హిందూమహాసభ నాయకులు వైస్రాయిని ఇంతలోనే చూచి బెంగాలును విభజించాలని కోరుతారు.

ముస్లింలీగు దృక్పధమేమీ మారలేదు. కాంగ్రెసు తొలుత పాకిస్తాన్‌కు ఒప్పుకుంటే వివరాలన్నీ తర్వాత సంప్రతించుకునేందుకు తమకేమీ అభ్యంతరంలేదని వారంటున్నారు

ప్రజా ప్రభుత్వ కాలంలో

ఈ అకృత్యాలు సహింపరానివి

జమీందారు దౌర్జన్యాలే అశాంతికి కారణం

గాజుల్లంక కాల్పులపై కృష్ణాజిల్లా రైతు కాంగ్రెసు కార్యదర్శి ప్రకటన

బెజవాడ, ఏప్రిల్ 18

కృష్ణాజిల్లా రైతు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ పామిరెడ్డి వెంకటసుబ్బారావురెడ్డి గారిలా ప్రకటిస్తున్నారు :

చల్లపల్లి జమీందారుగారు యెస్టేటులోగల కొన్ని గ్రామములలో గ్రామ సాముదాయక భూములను అమ్ముటచేతను, రైతుల శ్రేయస్సు అభిలషించి మన రాష్ట్రప్రభుత్వం వారు గత సంవత్సరం ప్రకటించిన కౌలుదారుల రక్షణచట్టము అసలు కౌలుదారుల కుపయోగించకుండా వారలను బలవంతముగా భూములనుండి వెళ్ళగొట్టుటకు ప్రయత్నించుటచేతను చల్లపల్లి యెస్టేటులో యిన్ని అల్లరులు, యింత అశాంతి, గాజుల్లంక కాల్పులవంటి అమానుషకృత్యాలు సంభవించుటకు కారణమైనది.

"ఎస్టేటువారి కుటిలరాజనీతివలన ప్రభుత్వోద్యోగుల ముందు ప్రజాసంస్థల విమర్శలు, విజ్ఞప్తులు అరణ్యరోదనములై పేద రైతుల హక్కులకు తీరని అపకారము కలిగి వారికి రక్షణ శూన్యమైనందులకు విచారకరము.

"అధికారోన్మత్తకి. ప్రభుత్వము. ప్రజలు తోడ్పడవలసిన యీ విషాదదినములలో పుష్కలముగా పండుచుండెడి కృష్ణలంకల భూములు కొన్నివేల ఎకరములు ప్రస్తుతము యేపైరూలేక బీడులుగాజేసి కాటకపరిస్థితులకు కల్గించుటకు కారకులెవరో విచారింపవలయును. యిందులో ప్రభుత్వోద్యోగులు యే మాత్రము హెచ్చరికగా వ్యవహరించినను లంకలభూములిట్టి యీ విధముగా పరిణమించుటకు అవకాశము లేదని నా విశ్వాసము.

"పై విధముగా మానవకృషికి భంగపాటు ఆటంకములు కలిగినా ప్రకృతి యొసంగిన రెల్లుగడ్డిపైన తమ మామూలు పద్ధతి అమ్ముకొని జీవించుకొనుటకు గాజుల్లంక రైతులు కొందరు ప్రయత్నించారు. దాని పరిణామము పోలీసు తుపాకీల గుండ్లకు స్త్రీతోపాటు నల్గురు రైతుల విందుప్రాణములు బలికాబడుట. మరినలుగురుతీవ్రమైన గాయములు పొందుట సంభవమైనది. వారి కాల్చిన గుండ్లన్నీ వినియోగము కాకుండిన మరికొంతమంది భూమిపాలై యుండేవారు అది రాత్రి అగుటచేతను, గ్రామస్తులు రెల్లు దుబ్బులమాటున దాగియుండుటచేత యీ దారుణహత్యాకాండ యింతటితో ఆగిపోయినది.

"యెస్టేటువారి వాదన ప్రకారము అమ్మబడిన రెల్లుగడ్డి గాజుల్లంక రైతులది కాదు పోయినను తుపాకీ కాల్పులవంటి అమానుష కృత్యము జరుపుటకు అవసరము వారి విధముగను కనుపడుటలేదు.

రైతులకు నష్టపరిహార మివ్వాలి

"ప్రజాప్రభుత్వ కాలములో ఇట్టి అక్రమములు జరుగుట సహించరానివై యున్నది. పోలీసువారు తుపాకులను పేల్చి అక్రమముగా పాల్పడకుండా దోషులను శిక్షించుట! పక్షపాతమైన పద్ధతులెన్నో కలవని విశ్వ[illegible]

(మిగతా 4 వ పేజీలో)

ఖైదీ షేక్ అబ్దుల్లాను తలచుకొని సిగ్గుతో తలవంచుకుంటున్నాను

పండిత నెహ్రూ ప్రసంగం

గ్వాలియర్, ఏప్రిల్ 19

పండిత నెహ్రూ అఖిలభారత సంస్థాన మహాసభలో ఇలా ఉపన్యసించారు. (ఈ ఉపన్యాసంలోని కొన్ని భాగాలను విన్న ప్రకటించాము. మిగత భాగాలను ఇక్కడ ఇస్తున్నాము.)

"షేక్ అబ్దుల్లాను ఈ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. కాని ఆయన ఖైదులో ఉన్నందువల్ల అధ్యక్షత వహించలేకపోయాడు. ఆయన ఇంకా జైలులో ఉన్నాడని తలచినప్పుడు సిగ్గుతో తలవంచుకుంటున్నాను. నేనుచెప్పగలిగిందల్లా ఇంతే: కాశ్మీరం నా హృదయంలో ఒక జ్వాలగా వెలుగుతున్నది, దాని ఫలితం ఏరోజో బయటపడుతుంది.

"ఈ విషమ సమయంలో మనం ఆవేశపూరితులం కారాదు. అందువల్ల మన ఆశయానికి నష్టం ఏర్పడుతుంది. ఇవన్నిటిని యావద్భారత దృష్టిలో చూడాలిగాని ప్రత్యేకించి చూడరాదు."

తర్వాత నెహ్రూ మతకలహాలు, రక్తపాతం అరికట్టాలని వాటివల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. "అవెలా సాగుతున్నా మనం ముందుకు పోవాలి. అవి మనకు అటంకమైనా అవరే ముందుకు పోకుండా చేయలేవు. ఈ తగాదాలే లేకపోతే మన దృష్టినంతా దరిద్ర నిర్మూలనకు ఉపయోగించేవారం."

భోపాలునవాబు ప్రకటన కాగితంమీదే నిలిచిపోయింది

సంస్థానాంగూర్చి చెబుతూ భోపాలునవాబు సంస్థానాలలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని చేసిన ప్రకటన కేవలం కాగితంమీదనే నిలిచిపోయిందన్నారు.

"ఇప్పుడు రాజ్యాంగసభ చట్ట నిర్మాణం చేస్తోంది. బ్రిటిష్‌ప్రణాళికను అంగీకరించడం సరైనదే. సంస్థాన లీగు ప్రతినిధులింకా అందులో ప్రవేశించలేదు" అన్నారు.

నరేంద్రమండలితో చేసుకున్న రాజీ సమర్థన

"తప్పో ఒప్పో నరేంద్రమండలి రాయబార కమిటీతో సంస్థాన ప్రతినిధుల ఎన్నిక విషయమై రాజీ చేసుకున్నాము. ఇప్పుడున్న సభ బ్రిటిష్ ప్రణాళికలోనిదే. కాబట్టి ఆ పరిమితిలోనే నడవాలి. మనం స్వతంత్రంగా ఒక ప్రణాళిక చేసుకోవాలనే నా వాంఛకూడ. కాని మన వాంఛకాదు ప్రధానం ఏది సాధ్యమనేది మీరు చూడాలి. బ్రిటిష్ నిర్మితమైన రాజ్యాంగసభకు ప్రజామండలులనే ప్రతినిధులను పంపమని కోరడం సాధ్యంకాదు. రాజులద్వారానే ప్రతినిధులు రావాలని బ్రిటిష్ ప్రణాళిక నియమం పెట్టింది. ఆ పరిమితికి లోబడక తప్పదు.

"అయినా మేము చేసుకున్న రాజీని సంస్థానప్రజలు అంగీకరించాలని మేము స్పష్టపరిచాము. నిజమే మేముకొన్నిటికి అంగీకరించాము అవి మాకిష్టంలేదు. కాని ఎలాగో సంస్థానాలు రాజ్యాంగసభలో పాల్గొనాలనే అలా చేశాము.

"సంస్థాన ప్రతినిధుల ఎన్నికలవిషయమై మాకు సంతృప్తిలేదు. కొన్ని ఒప్పుకోక తప్పనిసరి అయింది. సంస్థానాలు చేరితే చట్టనిర్మాణం సుఖవవుతుంది. ఈ రాజీ మీరు అంగీకరించాలని కోరుతున్నాము.

రాజ్యాంగసభలో చేరని సంస్థానాలు, శత్రువులు

"అందరు రాజులూ ఒక రకంకాదు కొందరు స్వేచ్ఛతో రాజ్యాంగ సభలో చేరారు. వారిని అభినందించాలి మిగతవారు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు ఈ వేషాలు సరికావు. ఇలా రాజ్యాంగసభలో చేరని సంస్థానాలను శత్రురాజ్యాలుగా చూస్తాము. అందువల్ల కలిగేఫలితం వారనుభవిస్తారు. ఎంతభాగం సాధ్యమయితే అంతవరకు భారతదేశాన్ని స్వతంత్రం చేయడమే మా ఉద్దేశం. తర్వాత మిగతభాగం స్వతంత్రం సంగతి చూచుకోవచ్చును.

"సంస్థానాలలో రాజ్యాంగనిర్మాణసభలు ఏర్పడాలని ప్రజామండలులు కోరాలి.

బ్రిటిష్ రాజ్యాంగశాఖ కుట్రలు

"రాజకీయశాఖ కొన్ని సంస్థానాలను తప్పుదారిలో పెట్టగలిగింది. ఈ రాజ్యాంగశాఖ సంగతి మాకేమీ తెలియదని శాఖాధిపతి బ్రిటిష్ ప్రభుత్వ సభ్యులుగా స్పష్టపరుస్తున్నారు ఆ ఉద్యోగులు రహస్యంగా ఏదో చేస్తున్నారు అదంతా అయోమయంగా ఉంది. వారి కార్యక్రమం చూస్తేట్టయితే దేశాన్ని ఒకటిరెండుగా గాక, పండలకొలది ముక్కలుగా చేయాలనుకున్నట్లు కనబడుతుంది.

"నవనగర్ జాం సాహెబ్ లండన్‌కు వెళ్ళి ఏమోచేయాలనుకున్నారు కాని భారతదేశ భవిష్యత్తు లండన్‌లో తయారవుతుందనుకోవడం పొరపాటు."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 ఏప్రిల్ 21 : సోమవారం

ఆంధ్ర కాంగ్రెసు నాయకులలో అంతర్యుద్ధం

మంత్రివర్గ నిర్మాణంతో ఆంధ్రకాంగ్రెసు నాయకులలో కలతలు బయలుదేరాయి. రోజులుగడుస్తూ వానాటికి తీవ్రమయ్యాయి. ప్రకాశం మంత్రివర్గం పతనమవడంతో యీ కలతలు కృతిమించి రాగాన పడ్డాయి.

మాజీ ప్రధాని ప్రకాశంపంతులుగారు తిరుగుబాటు లేవదీశారు. తమకు హైకమాండు అన్యాయం చేసిందనీ, ఆంధ్ర శాసనసభ్యులు ద్రోహంచేశారనీ, దుష్కృత్తి చేస్తున్నారు. ప్రజలలో ముఖ్యంగా ఉన్నత కులాలలో జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించుతున్నారు. మళ్ళీ 48 లోనే ఎన్నికలు వస్తున్నాయి. ప్రజల దగ్గరకు వచ్చినపుడు బుద్ధిచెప్పండి అంటూ ప్రత్యర్థులను నవాలుచేస్తున్నారు.

గవర్నరుకు ప్రార్థనలు

ప్రకాశంగారి అనుచరులు అంతకంటె ముందు. గుంటూరు, ఏలూరు వగైరా పట్టణాలలో సభలుచేసి కొత్తమంత్రివర్గంమీద తమకు విశ్వాసంలేదని ప్రకటించారు. ఇంతటితో ఆగలేదు. 93వ సెక్షన్ అమలుజరిపి శాసనసభలు రద్దుచేయమని గవర్నరుకు టెలిగ్రాము లిచ్చారు. మళ్ళీఎన్నికలు జరుపమని గవర్నరును ప్రార్థించారు.

ఎంత సిగ్గుచేటో చూడండి! వీరికి గవర్నరు బంధువయ్యాడు. ప్రకాశంగారి …

… అయ్యారన్నారు. మద్రాసు మంత్రివర్గంలో మార్పులకు ఘోషలిస్టుపార్టీకి ఎట్టి సంబంధం లేదని చేతులు కడుక్కున్నారు.

అటు రంగా దృశ్యధంలోనూ, ఇటు జయప్రకాశ ధోరణిలోనూ సైటుమార్పిడికన్పించుతూంది. ఏ రూపం దాలుస్తాయో చూడవలసింది.

కాంగ్రెసువాదుల బాధ్యత

పైన కాంగ్రెసునాయకులలో అంతర్యుద్ధం ఎంతదూరంలోయిందో క్లుప్తంగా తెలియజేశాము. ఇంకా లంచాలు, దొంగవ్యాపారం ఆరోపణలు అనేకం వింటున్నాము. వాటిలో అల్లరి చేసేకోడం, పోలీసు మద్దతు తెచ్చుకోడం కాంగ్రెసు ప్రతిష్ఠకు ఎంతచేటో కాంగ్రెసు సోదరులకు సూచించడమే మా ఆశయం. అందుచేత ప్రచారంలో వున్న కళ్మలాన్నింటినీ మేమిచట ఉదహరించదలచలేదు.

కాంగ్రెసువాదులు ఆత్మహత్యాకరమైన యీ అంతర్యుద్ధానికి కారణం ఏమిటో గమనించాలని కోరుతాము. బ్రిటీషు సామ్రాజ్యవాదులతో రాజీచేసుకుని కాంగ్రెస్ నాయకులు స్వాతంత్ర్యోద్యమ క్షేమాన్ని ఆలోచించడం మానివేశారు. మంత్రి పదవుల కొరకు, కాంగ్రెసు కమిటీలలో పెత్తనం కొరకు …

… తున్న ప్రజా పోరాటాలను బలపరుస్తూ అంతిమ స్వాతంత్ర్యపోరాటానికి సన్నాహాలు చేయాము రమ్మని దేశభక్తులందరినీ ఆహ్వానింపుతున్నాము.

తూ॥ గో॥ జిల్లాలో నూలు పంపకంలో అరాచకం

రాజమండ్రి, ఏప్రిల్ 16

తూర్పుగోదావరిజిల్లా చేనేత పారిశ్రామిక సంఘ కార్యదర్శి సదాల రామారావుగారిలా ప్రకటిస్తున్నారు:

మా జిల్లాలో, నూలుపంపకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. స్కీము పుట్టినవాటినుండీ, డీలర్లు అనేక అక్రమాలు చేశారు. ముఖ్యంగా, విస్మతాతులు వడే బాధలు వర్ణనాతీతం. 45 జనవరిలో, లిస్టుల …

… ప్రతి కేంద్రాలద్వారా పంచి పెట్టాలి. జిల్లా ఆహారకమిటీలో, ఆంధ్రరాష్ట్ర చేనేత సంఘ తూ॥ గో॥ జిల్లా ప్రతినిధులను వెంటనే తీసుకొని, ఆహారకమిటీని, చురుకుగా పనిచేయించాలని, ప్రభుత్వాన్ని కోరుతూన్నాను.

యీపనులు తక్షణం అమలు జరపకపోతే, నూలు పంపకంలో, ఇంకా విపరీతమైన అరాచకం ఏర్పడుతుంది.

రాయలసీమలో ఆహార సంక్షోభం

ధాన్యమంతా దొంగమార్కెట్‌కు పోతోంది

అనంతపురం, ఏప్రియల్ 17

అనంతపురంజిల్లాలో గత నాలుగు సంవత్సరములలోను ఏదో ఒకవైపున పంటలు పోవడం, కరువు రావడం మామూలయింది. ఈ ఏడు జిల్లా అంతటా మెట్టపంటలు నష్టమయినాయి. ఎక్కువగా వేసే తొన్నపంట అధికంగా నష్టమయింది. యిక్కవట్నం, ధర్మవరం, శింగనమల, అనంతపురం చెరు …

… పోయే వడ్లు, 1½ నెలకు సరిపోయే యితర ధాన్యాలు మాత్రం సేకరించ దల్చామనీ, బయటనుండి త్వరలో వచ్చే … నిర్బంధంగా సేకరించకపోతే … దనీ చెప్పారు. యకరం 1కి 10 వల్లాలు పండేభూమినుండి 2 వల్లాలు, … పంచితే 3 వల్లాలు వసూలు చెయ్యా… జిల్లాలో ధనికరైతు, ఆహారకమిటీ …

… రావూరుతాలూకా కూడుపూడిగ్రామంలో యీనెల 10 తేదీన రామాసాగర్ మైకా గనిలో ప్రమాదంజరిగి ముగ్గురకు దెబ్బలు తగిలాయి. మెట్టమీదనుంచి మట్టిమోస్తుండగా … పెండలయ్యకు … జారి, క్రిందపని చేస్తున్న మస్తాను సాహెబుమీద పడుటవలన, మస్తాన సాహెబుకు చెయ్యివిరిగినది. మెట్లమీదనుంచి మట్టిమోస్తున్న పెండలయ్యకు, ఖాదర్‌సాహెబ్‌గార్లకు బలమైన దెబ్బలు తగిలినవి.

అధికార్లువారిని గూడా ఆసుపత్రికి చేర్పించకుండా … పని … గనిలోపల నున్న మెట్లుసరిగాలేనందున యీప్రమాదం జరిగింది.

మైకాగనిలో 3 గ్గురకు దెబ్బలు

యజమానుల అజాగ్రత్తవల్ల

చేనేత వస్త్రాల ధర

స్థానికంగా ధరలకంట్రోల్ బోర్డులు

మద్రాసు, ఏప్రిల్ 17

చేనేతవస్త్రాల ధరలకంట్రోలు సందర్భంలో చర్యతీసుకోడానికి తాలూకా ధరలకంట్రోలు బోర్డులను, స్థానికధరలకంట్రోల్ బోర్డులను ఏర్పాటుచేయవలసిందిగా మద్రాసు ప్రభుత్వం జిల్లాకలెక్టర్లకు సూచనలుపంపింది. ప్రతి 260 మగ్గాలకు ఒకటుండేటట్లున్న, వస్త్రాంమీద ధరలు ముద్రించడానికి ఇన్‌స్పెక్టర్లను కూడ నియమించమని కోరింది.

ఈ చర్యలవల్ల దొంగమగ్గాలు అరికట్టబడతాయనీ, ధరలు కూడ మూడింట 25, 30వంతులు తగ్గవచ్చుననీ భావించడం జరుగుతున్నది. రంగు వస్త్రాలధరలో యింకా అధికంగా తగ్గవచ్చు. నెలరోజులలో దీనికి పరిణామం కనపడవచ్చు.

ప. గో. జిల్లా చేనేత సంఘ తీర్మానాలు

వేమవరం, ఏప్రిల్ 9

పశ్చిమగోదావరిజిల్లా చేనేత పారిశ్రామిక సంఘ కార్యవర్గ సమావేశం సర్వాపురం తాలూకా వేమవరం గ్రామంలో కదువ రాములుగారి అధ్యక్షతన యీ నెల 7వ తేదీన సమావేశమై యీ క్రింది తీర్మానాలు చేసింది.

తీర్మానాలు

(1) నెలకు ప్రతి మగ్గానికి 75 రూ కనీస వేతనం నిర్ణయిస్తూ, నూలు వుత్పత్తిని అధికం చేయుటకు ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘం యిచ్చిన సూచనలను … పరచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది.

… (5) నూలు లైసెన్సులు, సొసైటీలకు మాత్రమే ఇస్తామని ఇటీవలె ప్రభుత్వం ఆర్డర్లు జారీచేసినట్లు తెలియుచున్నది. నూలు లైసెన్సులు నేతవర్గ సొసైటీలకే ఇవ్వవలయుననీ, దీనివలన నేతవర్గ సొసైటీలు పారిశ్రామికులు, అభివృద్ధికరంగా పనిచేయుటకు అవకాశం గలుగుతుందనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

(6) కోఆపరేటివ్ బ్యాంకు,నేతవర్గ సొసైటీ లలో షేర్‌ధనానికి 6 రెట్లు అప్పు ఇస్తామనిన సూచనలు ఇచ్చినప్పటికీ, రెండు రెట్లు మొదలుకొని 6 రెట్లవరకు మాత్రమే అప్పు ఇస్తామంటున్నారు. … మాత్రం షేర్‌ధనానికి ఒకరెట్టు మాత్రమే అప్పు యిస్తామంటున్నారు. జిల్లాలో … పెరిగా ఏర్పడిన 86 కొత్తనేతవర్గ సొసైటీలు అనేక ఆర్థిక దిక్కులు పడుతున్న వస్తున్నది. కావున వెంటనే షేరుధనానికి 6 రెట్లు అయినా కనీసం అప్పు యివ్వవలసిందిగా బ్యాంకును, ప్రభుత్వాన్ని యీ కమిటీవారు కోరుచున్నారు.

… ఇంకా నిర్మాణ, ఆహారకమిటీల, మజూరీ కమిటీల మొదలగు తీర్మానములు చేయబడినవి.

150 రూ. విలువగల కోడెదూడ తప్పిపోయినది

పట్టి ఇచ్చినవారికి 50 రూ. బహుమతి

గుర్తులు: దోరరూడ, ఎడమ తల, సుమారు 1" కొమ్ములు, 2 సం॥ వయస్సు, సీదనలగుడు, తోక కుచ్చు నలుపు, దొడ్లు సామాన్యం, పొట్టిగానుండును. పట్టి ఇచ్చినవారికి పై బహుమానం ఇవ్వబడును.

కోగంటి గోపాలకృష్ణయ్య
ఇందుపల్లి,
గన్నవరం తాలూకా, (కృష్ణా)

జమీందారీలలో పోలీస్ దౌష్ట్యాలు

గాజుల్లంక కాల్పులపై బహిరంగ విచారణ జరిపించాలని రాష్ట్ర రైతుసంఘం విజ్ఞప్తి

మద్రాస్, ఏప్రిల్ 16

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రతినిధులు శ్రీ వై. వి. కృష్ణారావు, రామినేని వీర్రయ్య, కంఠంనేని వెంకటసుబ్బయ్యగార్లు రివిన్యూ మంత్రి శ్రీ కళావెంకట్రావుగారిని పోలీసు శాఖ మంత్రి డాక్టర్ సుబ్బరాయన్‌గారిని కలుసుకొని గాజుల్లంకల్లో పోలీసులు జరిపిన హత్యాకాండను గురించి చెప్పి, వెంటనే … విచారణ జరిపి, దౌర్జన్యంకు కారకులైన పోలీసు ఉద్యోగులపై చర్య తీసుకోవాలని కోరారు. లంక గ్రామాలలో రైతులపై 144 సెక్షన్ ఎత్తివేసి, …

కాంగ్రెసు మంత్రులు అధికారంలో వుండగా గాజులలంక రైతులను ప్రభుత్వ పోలీసులు 10వ తేదీరాత్రి కాల్చిచంపారు.

గత 6 మాసాలనుండీ లంక భూమిపై గల తమ న్యాయమైన హక్కులను రక్షించుకొనేందుకై గాజుల్లంక రైతులు ఐక్యంగా పోరాటం సల్పుతున్నారు. ఈ పోరాటంలో ప్రజాప్రభుత్వం రైతులపక్షాన్ని విలబడుటకు బదులు జమీందారును బలపర్చింది. పోలీసు నిర్బంధాలుగావిజమీందారుగారిఅక్రమలుగావి రైతులు సాగిస్తున్న ఐక్యపోరాన్ని నాశనం చేయలేకపోయాయి. …

… గాజుల్లంక పోలీసుల కాల్పులపై అనధికార … ద్వారా సమాచారము తెప్పించుకొని, … తగుచర్య వెంటనే తీసుకొంటామనిచెప్పారు.

మందాసా ఎస్టేటు పరిస్థితులపై రిపోర్టు తెప్పించుకొని తగుచర్యతీసుకుంటామన్నారు.

"గాజుల్లంక పోరాటం" స్వాతంత్ర్య పోరాటం

షిప్ యార్డు యూనియన్ అధ్యక్షుని ప్రకటన

గాంధిగ్రామం, ఏప్రిల్ 18

విశాఖపట్టణం షిప్‌యార్డు యూనియన్ అధ్యక్షుడు … సాంబమూర్తిగారు యిలా ప్రకటిస్తున్నారు:

"గాజుల్లంక రైతుల్ని నలుగుర్ని తుపాకి … కాల్చి చంపారన్న వార్త మా కార్మికుల్ని ఆగ్రహావేశపూరితుల్ని చేసింది. …

… ముందుకు రాలేదు. వీరి పోరాటానికి మా ఇండియా ఓషన్ నిర్మాణంలోని కార్మికులు పూర్తి సానుభూతి చూపుతున్నారు. తుపాకి కాల్పులకు బలియైన వీరులకు కన్న మాతకు మా జోహార్లు మనందరిలో … తున్న సామ్రాజ్యవాదులు పోయేవరకు మనం నిద్రపోరాదు.

గాజులలంక హత్యలకు కారకులను శిక్షించాలి

విద్యార్థినాయకుల ఖండన

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శులు వి. మధుసూదనరావు, యం. వరహాలరావుగారు యిలా ప్రకటిస్తున్నారు:

కమ్యూనిస్టులవిజయం

పంచాయితీకోర్టు ఎన్నికల్లో

ఏలూరు, ఏప్రిల్ 19

ఏలూరు పంచాయితీకోర్టు 7 స్థానాలకు ఎన్నికలు జరిగేయి. ఆ యేడు స్థానాలకు ఆరుస్థానాలలో కమ్యూనిస్టు అభ్యర్థులైన కామ్రేడ్లు. ఎ. సర్వేశ్వరరావు, టి. అప్పలస్వామి, కె. కోటేశ్వరరావు, కె. సుబ్బారావు, యన్. దుర్గాసింగ్, బూరాడ రామన్నగార్లు ఎన్నుకోబడ్డారు.

దొంగవ్యాపారులకు హంతకులకు స్వేచ్ఛ

ప్రజాసేవకులకు నిర్బంధం

ఏలూరు, మార్చి 16

ఏలూరులో పోలిశెట్టి గోవిందరావు, …

… కమ్యూనిస్టులమీదను,మొత్తం 22 మందిమీద సెక్యూరిటీకేసు పెట్టారు. 11-4-47 తేదీన తీర్పులో 7 గురను వదలివేసిమిగతవారినిఒక సంవత్సరంవరకు సత్ప్రవర్తనకై సెక్యూరిటీలు పుచ్చుకొన్నారు. … 21 వాయిదాలకు ఈ ప్రజాసేవకులు కోర్టుచుట్టూతిరిగి … గురికావలసివచ్చింది. పైగా రు.22500లకు పూచీకత్తులుఇవ్వాల్సివచ్చింది. ప్రజాప్రభుత్వహయాంలో ప్రజాసేవకులకు నిర్బంధాలు దొంగవ్యాపారులకు, హంతకులకు స్వేచ్ఛ లభించటం శోచనీయం.

ప్రజా ప్రతినిధులు ప్రజలను మరువరాదు

గోపాల నీలకంఠరావుగారి ప్రకటన

బందరు, ఏప్రిల్ 15

గాజుల్లంక అమాయకపు రైతులపై, అమానుషంగా కాల్పులుజర్పి, నిరుపమాన 4 ప్రాణాలు బలిగొన్న పోలీసు నరహంతకుల్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం శిక్షించి గాజుల్లంక మున్నగు జమీందారీ గ్రామాల్లో జమీందారుకు రక్షణగావుంచినరిజర్వుదళాన్ని, తిరిగి పంపివేయాలి. అనధికార పద్ధతిలో కూడిన ఒక కమిటీనివేసి, విచారణ చేయించాలి. అప్పుడే, ప్రజాపరిపాలన యని ప్రజలకు నిరూపించినవారు అవుతారు.

రైతుహక్కులకై బలియైన ధీరులకు మా జోహార్లు

యువకనాయకుని ప్రకటన

తాలూకా యువజన అధ్యక్షుడు ఆల్లూరి పూర్ణచంద్రరావుగారిలా ప్రకటిస్తున్నారు.

గాజుల్లంకప్రజలపై కాల్పుల కాల్పుల పరితంగా 4 గురు చనిపోయారనీ వీరిలో 18 ఏండ్ల యువకుడుసుబ్బారావు వున్నారనేవార్త యువకులలో కొన్నంతాకదిల్చివేసింది. తుపాకి కాల్పులలో ప్రేగులు బయటకువచ్చినా ఒక చేత్తో ప్రేగులు, మరొకచేత్తో కర్రపుచ్చుకొని అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ యువకుని సాహసచర్య చంద్రశేఖర ఆజాద్ వీరోచిత ప్రతిఘటనను మరొకసారి జ్ఞప్తికి తెచ్చి యువకులలో కొన్నే మేల్కొల్పి యువకశక్తిని ఉడుకెత్తిస్తోంది.

స్వాతంత్ర్య పోరాటంలో ప్రథమశ్రేణి సైనికులవలె అహుతైన యీ వీరులకు మా యువజనుల జోహారులు. రైతులనుకాల్చి చంపిన పోలీసులను వెంటనే డిస్మిస్ చేయాలనీ, అరెస్టుచేయబడిన ప్రజాసేవకులందరినీ విడుదల చేయాలని యువజనసంఘాలన్నీ, బ్రహ్మాండమైన ఆందోళనచేసి ఈ యువ వీరుల ఆశయాన్ని సాధించాలి.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం. చందా	0—0—0
వారపత్రిక	0—0—0

ఊటుకూరులో పోలీసుల భీభత్స చర్యలు

33 గ్గురు గ్రామస్థుల అరెస్టు

పోదాలు, బండబూతులు, లాఠీదెబ్బలు

తిరువూరు, ఏప్రిల్ 17

వూటుకూరు గ్రామస్థులపై పోలీసు దౌర్జన్యాలు యిప్పటికి వారంరోజులనుండి రోజు రోజుకు అధికమౌతున్నవి. మరిరెండు లారీలనిండారిజర్వువిదింపారు. ఇప్పటికి 80 మంది పోలీసులు దివాణపురత్యాన్ని తుడిమ్మా గ్రామంలో హంగామా చేస్తున్నారు. …

… మల్లవరం మొదలగు గ్రామస్థులంతా తమ పొదరుల పోరాటానికి సానుభూతిచెప్పుతూ యీ రాక్షస చర్యల కసహ్యించుకుంటున్నారు. పోలీసులను వెంటనే వూటుకూరునుండి తొలగించాలని గ్రామాలనుండి ప్రభుత్వానికి మహజర్లు వెళ్ళుతూవున్నాయి.

15వతేదీ వుదయం 8 గంటలకు పోలీసులు కూలీలయిళ్ళపైబడ్డారు. …

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రతినిధులసభ

తప్పక హాజరుకావాలని రాష్ట్ర కౌన్సిల్ ప్రకటన

బెజవాడ, ఏప్రిల్ 19

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ క్రింది ప్రకటన చేస్తోంది:

ఏప్రిల్ 26, 27 తేదీలలో జరుగనున్న రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల సభ, కార్మికనాయకులందరు, ప్రజారక్షణ శాసనం పేరిట జైళ్ళలో బంధింపబడి యున్న సమయంలోనూ మరి కొంతమంది హాజరు కాలేకుండా వుండున్న సమయంలోనూజరుగుతున్నది. …

తీవ్రంగా చెలరేగుతున్నస్థితిలో, ఈసభ కార్మికసంఘాలు నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్ణయించి, ఆంధ్ర కార్మికోద్యమానికి నిర్దిష్ట కార్యక్రమమును యివ్వవలసియున్నది మనసభ యీ బాధ్యతను నెరవేర్చాలంటే, అన్నికేంద్రాల నుంచి ప్రతినిధులందరూ హాజరయి, మహాసభ విజయానికి తోడ్పడాలి. ఈ మహాసభ మన కార్మికోద్యమానికి నూతనజీవం నూతనచైతన్యం కల్గించేటట్లు చూడాలి. ఈ విధంగా నాయకులు మన మధ్యలేని కొరతను సాధారణ కార్మికులు తీర్చాలి.

కార్మికసంఘాలు తక్షణమే అనుబంధరుసుములను రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ఆఫీసుకు పంపాలి. ప్రతినిధుల పేర్లనుకూడా తక్షణమే పంపించాలి.

చేనేత కార్మికులు, కార్మికవర్గంలో ఒక భాగం. దీన్ని అంగీకరించియే, ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘం, …

బందరు మునిసిపల్ కార్మికుల విజయం

బందరు, ఏప్రిల్ 18

బందరు మునిసిపల్ … కార్మికులు, మార్చినెలలో మద్రాసు ప్రభుత్వం హెచ్చించిన జీతాల స్కేలు తమకుకూడా వర్తింపచేయాలని ఒకరోజు సమ్మెచేసి విజయం పొందినారు. …

వలస దేశాల స్వాతంత్ర్యం కొరకు మీరూ-మేమూ కలసి కృషిచేద్దాం

ఇండొనీషియా ప్రజలకు కామ్రేడ్ జోషి సందేశం

బొంబాయి, ఏప్రిల్ 17

అఖిలాసియా మహాసభకు ఇండోనీషియా ప్రతినిధిగా ఇండోనీషియా కమ్యూనిస్టుపార్టీ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ దారుస్మాన్ తన దేశ ప్రజలకు సందేశమివ్వమని కోరగా భారత కమ్యూనిస్టుపార్టీ తరఫున కామ్రేడ్ పి. సి. జోషీ యీ విధంగా సందేశమిచ్చారు:

"మన రెండు దేశాలకు వైజ్ఞానికంగానూ మరి యితర విధంగా పూర్వకాలంనుండీ ఎన్నో సన్నిహిత సంబంధాలున్నాయి. అందువలన భారత ప్రజలకు తమ ఇండోనీషియా సోదర దేశీయులపై ఎల్లప్పుడూ స్నేహభావం వుంది. మీవారి స్వతంత్రయోధులు 1926లో పోరాటం ప్రారంభించినప్పుడు భారత స్వాతంత్ర ప్రియులందరి హృదయాలు మీపైనే వున్నాయి. అప్పుడు మనఉద్యమాలు రెండూ ప్రపంచ సామ్రాజ్యవాద వ్యతిరేక లీగు వేదికపై కలిశాయి

"జపాను సామ్రాజ్యం ఓడిపోయినతరువాత మీ మాతృభూమిని డచ్చి సామ్రాజ్యవాదులు కాని మరిమేయితర సామ్రాజ్యవాదులు కాని తిరిగి ఆక్రమించుకోకుండా సాయుధులై మీరంత ఒక్కుమ్మడిగా లేచినప్పుడు మా భారతీయులం మీఐయాన్ని అభిలషించాం. మీరు ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకొన్న తరువాత భారత జాతీయ రంగంలో వున్న ప్రతివారి సానుభూతిని పొందారు. మీ అంతిమ విజయానికి మీకు మరింత బలం చేకూరాలని భారతీయులంతా కోరుతున్నారు.

"ఇక రానున్నరోజులలో మీరు స్థాపించుకొన్న ప్రజారాజ్యాన్ని ధ్వంసం చేయడానికి శత్రువులు లోపలనుండీ బయటనుండీ ఎత్తుగడలు ఎత్తుతు వేస్తారు. ప్రజారాజ్యాన్ని సాధించుకోవడానికి ఎంత ఐక్యతతో ఎంత పట్టుదలతో పోరాడారో, అంత ఐక్యతతో—అంతపట్టుదలతో విచ్ఛిన్నకులం ఎదుర్కొని మీ రాజ్యాన్ని సంరక్షించుకొంటారనే విశ్వాసం మాకుంది.

"వచ్చేరోజులుమాకూ మీకూ గడ్డురోజులు. ముందు ముందు ఆశియాఖండ వలసదేశాల స్వాతంత్ర్యంకొరకు, ప్రపంచ శాంతికొరకు మీరూ - మేమూ, మరింత సన్నిహితంగా సహకరించి కృషిచేయాలని కోరుతున్నాం. అన్ని పరిస్థితులలోనూ మీకు భారత కమ్యూనిస్టులం చేదోడువాదోడుగా వుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది మా పవిత్ర ధర్మంగా ఎంచుకుంటాం. అందుకొరకు మా శక్తినంతా ఉపయోగిస్తాం.

ప్రపంచపౌరులంకూడా. వామనములోని భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోడానికి నాకు హక్కువుంది.

"నేను కమ్యూనిస్టునుకాను నేను అమెరికా పెట్టుబడిదారును. బ్రిటిష్ పార్లమెంటు సభ్యులతో చెప్పినట్లు, నేను అభివృద్ధికోరే లోరిని. సోవియటుతో సఖ్యత,సత్సంబంధాలు కలిగి వుండడం ప్రపంచ శ్రేయస్సుకు అత్యవసర మని దృఢంగా నమ్ముతున్నాను.

"సోవియటు దురాక్రమణకు పూనుకుంటుందనే భయం మీదేశానికిలేదని నమ్ముతున్నాను. శతాబ్దాలుగ మీదేశం తటస్థ విధానాన్నే అనుసరిస్తూవచ్చింది. ఇక ఆ విధానాన్ని విసర్జించాలని నేను కోరుతున్నాను. సుస్థిర శాంతికోసం మీరుపోరాటం ప్రారంభించాలి." అని వాలెస్ అన్నారు.

మంగళవారం నాడు వాలెస్, పారిస్ నగరానికి వెళ్ళి ఉపన్యసిస్తారు.

(1 వ పేజీ తరువాయి)

ప్రతినిధి తెచ్చినసవరణను నెహూర్రు అంగీకరించారు.

రిపబ్లిక్ తీర్మానానికి ఆమోదం

రాజ్యాంగ నిర్మాణ సభలో నెహూర్రు తెచ్చిన రిపబ్లిక్ తీర్మానాన్ని పూర్తిగా ఆమోదించారు. సంస్థానాలలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వాలు స్వతంత్ర భారత యూనియన్‌లో విడదీయరానిభాగాలుగా, ఉండాలని విషయనిర్ణయ సభవారు మరొక తీర్మానంచేశారు. భారతదేశంలో ప్రజలనుండీ సర్వాధికారాలు సంక్రమించే స్వతంత్ర రిపబ్లిక్కును స్థాపించాలన్న ఆశయాన్ని ఆమోదిస్తున్నామని ఆ తీర్మానంలో ఉంది.

బ్రిటిష్ రాజకీయశాఖపై నిరసన

రాజకీయశాఖ గూర్చి విషయనిర్ణయసభ మరొక తీర్మానం చేసింది. అందులో ఇలా ఉంది:

"బ్రిటిష్ రాజ్యాంగశాఖ ఇప్పుడున్న బాధ్యతారహిత పద్ధతిలో ప్రవర్తించడం సంస్థానప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరమైనది. ఈ శాఖ ప్రజలకు తెలియకుండా రహస్యంగా పనిచేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాము అదీగాక సంస్థానాలను భారతదేశంలో ప్రత్యేక స్వతంత్రప్రాంతాలుగా ఏర్పరచాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా చేస్తేదేశాన్ని విచ్ఛిన్నం చేయడమే అవుతుంది.

"అలాంటి దేశ విరుద్ధ కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తాము

సర్వస్వతంత్రాధికారాలు ప్రజలవే

"సార్వభౌమాధికారాలు అంతమవుతున్నందుకు సంతోషిస్తున్నాము. తర్వాత సర్వస్వతంత్రాధికారాలు ప్రజలకే సంక్రమించాలి. సంస్థాన ప్రజలు బ్రిటన్‌నుండీ కాక-ఏకొన్నిచోట్లకోతప్ప మిగత సంస్థానాలన్నిటా ఉండే నిరంకుశ ప్రభువులనుండీ కూడ స్వతంత్రాన్ని పొందాలి.

"కొన్నిసంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వమే తమ ఆశయమని ప్రకటించి అందుకు తగినచర్యలు తీసుకుంటున్నందుకు అభినందిస్తున్నాము. వెంటనే ఇలాగే మిగతా సంస్థానాధిపతులుకూడ బాధ్యతాయుత ప్రభుత్వమే తమ ఆశయమని ప్రకటించాలి. రాజ్యాంగ సభలను ఏర్పరచాలి. ఈలోగా పరివర్తన దశలో తాత్కాలిక ప్రభుత్వాలను సంస్థానాలలో ఏర్పరచాలి"

మధ్యాహ్నం జరిగిన మహాసభ సమావేశంలో విషయనిర్ణయ సభవారు రాజ్యాంగ సభ ప్రతినిధుల ఎన్నికవిషయమై చేసిన తీర్మానం అంగీకరింపబడింది. మిగతాతీర్మానాలింకా మహాసభలో చర్చించలేదు.

సోవియటుతో సఖ్యత ప్రపంచశాంతికవసరం

స్వీడన్‌లో వాలెస్ ప్రసంగం

స్టాక్హోం, ఏప్రిల్ 18

హెన్రీవాలెస్, బ్రిటన్‌లో సంచారం ముగించుకొని, స్వీడన్ వచ్చాడు. రాజధాని స్టాక్హోం నగరంలో అనేక ప్రముఖ విజ్ఞానవేత్తలు వాలెస్ గౌరవార్థం ఒక విందు ఇచ్చారు. ప్రొఫెసర్లు, శాస్త్రజ్ఞులు, పత్రికా రచయితలు మొత్తం మూడువందలమంది పాల్గొన్నారు.

అమెరికా ప్రభుత్వ విధానాన్ని తాను ఇతర దేశాల్లో ఖండించడం ద్రోహం అని అమెరికా పత్రికలూ, కొంతమంది శాసనసభ్యులూ చేసిన విమర్శనను వాలెస్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల మధ్య పరస్పర సద్భావం పెంపొందడం అత్యవసరమని మిత్రరాజ్య ప్రణాళిక స్పష్టం చేస్తుంది అని వాలెస్ అన్నారు.

"ఈ ఆశయాన్ననుసరించే నేను సంచారం సాగిస్తున్నాను.

"మీదేశపు విదేశాంగ విధానంలో నేనేమీ జోక్యం పెట్టుకోను. అలా చేయడం అమెరికా మూల సిద్ధాంతాలకే విరుద్ధం, కాని, మనం మిత్రరాజ్య ప్రణాళికకు బద్ధులమైన

యువజన సంఘంపై గ్రీకు ప్రభుత్వ నిషేధం

బొంబాయి, ఏప్రిల్ 19

అఖిలభారత విద్యార్థి సంఘ కార్యదర్శి అన్నదాభట్టాచార్య ఇలా రాస్తున్నారు:

"అయిదులక్షల సభ్యత్వంగల గ్రీకు ఫాసిస్టు వ్యతిరేక యువజనసంఘాన్ని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం నిషేధించింది. దీనిని గురించి దిగువ వివరాలు గ్రీసునుంచి ఇప్పుడే చేరాయి.

"ఈ యువజనసంఘ నాయకులపై దొంగ కేసు ఒకటి బనాయించిన తరువాత యీ పాతకచర్య తీసుకోబడింది. బ్రిటిష్ పార్లమెంటు లేబరుసభ్యుడూ, ప్రపంచ యువజన ఫెడరేషన్ సభ్యుడూ అయిన థామస్ ఈ విచారణను స్వయంగా చూశాడు. దానిని గురించి అతనిలా అన్నారు — "ప్రజాతంత్ర యువజనోద్యమంపై దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో తీసుకోబడిన పచ్చి ఫాసిస్టు చర్య ఇది అని అనడానికి ఎలాంటి సందేహమూ లేదు."

"ఈ యువజన సంఘాన్ని నిషేధించి, ప్రభుత్వ మద్దతుతో ఫాసిస్టు యువజన సంఘాన్ని స్థాపించడానికి కుట్ర జరుగుతూంది. పోలీసులుయువజనసంఘ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కవబడిన యువజన నాయకుల సందరినీ అరెస్టుచేసి, దారుణంగా హింసిస్తున్నారు. చిత్రవధలు కూడా జరుగుతున్నాయని ప్రపంచయువజన కార్యాలయానికి వార్తలు వస్తున్నాయి.

"ప్రపంచ యువజన సమాఖ్యసభ్యులైన సంఘాలన్నీ ఈ ఫాసిస్టుదాడిని ఖండించాలని సమాఖ్య కార్యవర్గం కోరుతోంది."

ఆస్ట్రియాను బలపరచి మిత్రరాజ్యాలపై దెబ్బతీయుటకు

బ్రిటన్ అమెరికాల పన్నాగం

మాస్కో, ఏప్రిల్ 19

బ్రిటన్-అమెరికాలు ఆస్ట్రియాను తమ ఒక్కరి అవసరాలకోసమే ఉపయోగించుకో జూస్తున్నాయి. ఈదృష్టితోనే ఆస్ట్రియానుండి నష్టపరిహారాలెవ్వరూ కోరకూడదని పట్టుబట్టుతున్నారు. ఆ విధంగా ఆస్ట్రియా సంరక్షకులుగా ఆస్ట్రియా ప్రజల్లో చెలామణీ అవాలని చూస్తున్నారు:

విదేశాంగ మంత్రులసభలో యుగోస్లావియాప్రతినిధి మొన్నమాట్లాడుతూ ఆస్ట్రియావల్ల తనదేశానికి కలిగిన నష్టానికి ఇచ్చుకోదలచిన పరిహారాన్ని పేర్కొన్నారు.

ఈవేళ సాయంత్రం బ్రిటిష్ విదేశాంగ మంత్రి బెవిన్ మాట్లాడుతూ, ఆస్ట్రియానుండి నష్టపరిహారాలు కోరకూడదని పోట్స్డం సహావేశంలో బ్రిటన్, అమెరికా, సోవియటు ప్రభుత్వాలు అంగీకరించాయి అని అన్నారు.

సోవియటుమంత్రి మాలటావ్ దీనికి వెంటనే బదులుచెప్పారు. "అగ్రరాజ్యాలు మూడూ ఆస్ట్రియానుండి నష్టపరిహారాన్ని కోరకూడదనుకున్నాయి. దానిఅర్థం, యుగోస్లావియాలాంటి చిన్నరాజ్యాలుకూడ నష్టపరిహారాన్ని కోరకూడదనికాదు. చిన్నరాజ్యాలు కూడా కోరకూడదని శాసించడానికి మనకేమాత్రం అధికారంలేదు.

ఆస్ట్రియా ఆర్థిక క్షేమం కొరకు ప్రయత్నిస్తున్నామంటూ, మిత్రరాజ్యాలపట్ల తన బాధ్యతలను నిర్లక్ష్యంచేసేలా ఆ దేశాన్ని పురిగొల్పడం మంచిదికాదు" అని మాలటావ్ అన్నారు. అమెరికా మంత్రి మార్షల్ బ్రిటిష్ వాదననే బలపరిచాడు.

యుగోస్లావియా ఆస్ట్రియావల్ల బాలవస్త పడిందనికామగు రిస్తున్నానని ఫ్రెంచిమంత్రి బిదాల్ అన్నాడు.

మిత్రరాజ్యాలలోని ఆస్ట్రియా ఆస్తిని, ఆ ఆస్తిని అమ్మినట్లయితే ఆ విధంగా వచ్చే డబ్బునూ ఆస్ట్రియాకు ఇచ్చివేయాలి. నష్టపరిహారం తొలగించాలని బిదాల్ సూచించాడు.

యుగోస్లావియాలో ఉన్న ఆస్ట్రియా ఆస్తి రూపంగా యుగోస్లావియాకు కొంత నష్టపరిహారం లభించే అవకాశం ఆ విధంగా కలుగుతుందన్నాడు. ఫ్రాన్సులోని ఆస్ట్రియా ఆస్తిమాత్రం ఆస్ట్రియాకే తిరిగి ఇచ్చేస్తామన్నాడు.

ఈ సూచనను పరిశీలించవలసిందిగా ఉపమంత్రుల సమావేశాన్ని కోరాడు.

సరిహద్దు సమస్య

కారింతియా రాష్ట్రంలో స్లావిక్ జాతివారు నివసించే ప్రాంతాన్ని తమకు ఇవ్వవలసిందని కూడా యుగోస్లావియా కోరింది. మాలటావ్ ఈ కోరికను బలపరిచాడు.

జర్మనీ ఆక్రమణకు పూర్వం ఉండిన ఆస్ట్రియా సరిహద్దులనే కాయపరిచాలని బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు మంత్రులు వాదించారు. ఆ సరిహద్దులు 1920లో బూటకపు ప్లెబిసైటుద్వారా నిర్ణయింపబడినవి కాబట్టి, అవి న్యాయమైనవని గుర్తించడానికి వీల్లేదు అని మాలొటావ్ జవాబు చెప్పారు.

బిదాల్ ఒక సూచన చేశాడు. సరిహద్దు ప్రాంతంలో ద్రావా నదిని రెండు దేశాలూ ఉపయోగించడం గురించి వెన్నుక ఒక ఒడంబడిక వుంది. ఆ ఒడంబడికను తిరిగి అమల్లో జరపడంవల్ల యుగోస్లావియా కోరిక కొంతవరకు నెరవేరుతుందన్నాడు. దీనిని గురించి ఆలోచించవలసిందిగా ఉప మంత్రులను కోరాడు. ఉపమంత్రులు సోమవారంనాడు తమ నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

నైజాం సంస్థానం పోతేగాని ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణత ఏర్పడదు

అసెంబ్లీలో కామ్రేడ్ వెంకటేశ్వర్లు ప్రసంగం

మద్రాసు, ఏప్రిల్ 19

మద్రాసు రాష్ట్రాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా భాగించాలని అసెంబ్లీలో డాక్టరు సుబ్బరాయన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని రెవిన్యూ మంత్రి కళా వెంకటరావుగారు బలపరచుతూ ఈ విభజనను అందరూ ఆమోదించినదే అని చెప్పుతూ, రాజ్యాంగ నిర్ణయసభలో ఉన్న సభ్యులు భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషిచేయవలసిందిగా కోరారు.

రాష్ట్రంలేక కన్నడుల ఇడుములు

మాజీ రెవిన్యూమంత్రి కరంతుగారు తీర్మానాన్ని బలపరుస్తూ ప్రత్యేక కర్ణాటక రాష్ట్రంలేక పోవుటవలన ప్రస్తుతం కన్నడులు ఎన్ని కష్టనష్టాలకు గురిఅవుతున్నారో తెలియజేసి ఢిల్లీలోఉన్న పెద్దమనుష్యులు యీ విషయంలో అంతగా పట్టించుకోవటం లేదని విమర్శించారు.

మంత్రి : మాధవమీనన్ మాట్లాడుతూ ప్రత్యేక కేరళరాష్ట్రం ఏర్పడడం చాలఅవుసరమని చెప్పారు. తిరువాన్కూరు కొచ్చిన్‌లు ఇప్పుడు చేరడానికి వీలులేకపోయినా వేరే కేరళరాష్ట్రం వెంటనే ఏర్పడితేనే కేరళ ప్రజలు సిరిసంపదలతో తులతూగుతారని చెప్పారు.

పిల్లలమర్రి ప్రసంగం

కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఒకేభాష, సంస్కృతి, నైసర్గిక సరిహద్దులుగల భూభాగాలను ప్రత్యేక రాష్ట్రాలుగా విభాగించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్య పట్టణాలను ఆయా ప్రదేశాల ప్రజలు నిర్ణయానికే వదలిపెట్టాలని చెప్పుతూ ఆంధ్రదేశానికి ముఖ్యపట్టణంగా సికిందరాబాదును సూచించారు.

ఇంకా మాట్లాడుతూ యిలా అన్నారు. "ఈ తీర్మానంలో భాషా ప్రయుక్తరాష్ట్రమనగా ఏమిటో స్పష్టంగా తెలియజేయలేదు. రాష్ట్రాల విభజనకు పెద్దఅంటంకములుగాఉన్న సంస్థానముల గురించి ఏమీ చెప్పలేదు. మళయాళీలు కోరుతున్న ఐక్యకేరళంలో తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానములు, మలబారు కలసిఉన్నాయి. అందువలన స్వదేశ సంస్థానాలపట్ల కాంగ్రెసు వైఖరి ఎలా ఉంటుందో ముందుగా తెలియపరచాలి. స్వదేశ సంస్థానాలను నిర్మూలించుటకు కాంగ్రెసు అంగీకరిస్తుందా? హైదరాబాదు సంస్థానాన్ని నిర్మూలించితేగాని ఆంధ్రరాష్ట్రానికి సంపూర్ణత సిద్ధించదు.

సంస్థానములను గురించి శాసన సభలో చర్చించరాదని లీగు నాయకుడు ఇస్మాయిల్ గారు అడ్డుకొన్నారు.

సభ్యులు స్వదేశ సంస్థానాల చర్యలను గురించి చర్చించరాదని స్పీకరు రూలింగు యిచ్చారు.

ఈ తీర్మానంపై చర్చయింకా ముగియలేదు.

గాజులలంక కాల్పులు

(మొదటిపేజీ తరువాయి)

దారుణము. పుపాకీ కాల్పులవలన మరణించిన వారిలో యిరువురి కుటుంబముల దీనావస్థ వర్ణింపనలవికానిది [illegible] వారిలో ఆ యిద్దరే ఆ కుటుంబములకు రక్షకులు, పోషకులు నగుటచే వారు ఆహారరహితులై అలోలక్ష్మణా అంటూ కృష్ణ కొడ్డున అలమటించుచున్నారు. వీరికి దిక్కెవరో బోధపడుటలేదు. దీనికిబాధ్యులు విధిగా వారికి నష్టపరిహారము చెల్లించవలసియున్నది.

రైతులను కమ్యూనిస్టులని నిర్బంధిస్తున్నారు

"యీ మొస్తేదులోని రైతులకు మరియొక అన్యాయంజరుగుచున్నది. "కుక్కను చంపదలచి పిచ్చిపేరుపెట్టి బహిరంగంగా చంపు" అని యింగ్లీషులో ఒక సామెతవున్నది. అలాగే తమ హక్కులకు పోరాడే రైతులను కమ్యూనిస్టులని పేరుపెట్టి వారిని దిక్కులలో పెట్టించుటకు పుద్యోగులను తమ కనుకూలంగా చేసుకొనుటకు ప్రస్తుతము మొస్తేదువారియొక్కయు, వారి అనుచరులయొక్కయు తంత్రాంగమై యున్నది. మొస్తేదువారికి అనుకూలుర కారమ కారణమున నేను చిరకాలమునుండి బాగుగా యెరిగియున్న

కాంగ్రెసువాదులను సహితము స్వయొబ్బులు వాంచే కమ్యూనిస్టులని ముద్రవేయబడి పోలీసు వుద్యోగులచే అనేక చిక్కులకు పాల్పడు చేయుచుండుట నేను చూచుచున్నానని తెలుపుట సిగ్గుపడుచున్నాను. వుద్యోగులముందు మొస్తేదువారి మాటలు మంత్రవాక్కులుగా ప్రజాసేవకుల విజ్ఞప్తులు పలకూస్కములుగ వున్నవి. [illegible] మొస్తేదులో ప్రజారక్షణపట్టము ప్రజాభక్షణపట్టముగా పరిణమించుటలో అర్థమేమో నాకు బోధపడుటలేదు.

రైతులశాంతికి అభివందనం

"దురదృష్టవశాత్తు గాజులలంకలో మరణించినవారికంటె బ్రతికియున్నవారి దుస్థితి దుర్భరముగావున్నది. కబడినవారిని పోలీసువారు అరెస్టుచేయుచుండుటచే యిల్లవాకిళ్ళ వదలి పుట్టకొకరు, చెట్టుకొకరుపోయి నేకంగిలో అనేకయిబ్బందులకు లోనగుచున్నారు. యిండ్లవద్ద స్త్రీలు తమ బిడ్డలతో అరచేత ప్రాణాలు పెట్టుకొని కాలమును వెళ్ళబుచ్చుచున్నారు. ప్రభుత్వమువారు,జిల్లాఅధికారులు దీనివిగమనించి లంకలలో శాంతిపరిస్థితులు కల్పించవలసిందిగా కోరుచున్నాను. యింత అధికమైన హాత్తిడి, దెబ్బలు కలుగుచున్నా యితరుల ప్రాణములకు హానిచేయకుండా వోర్పుతో కష్టములను ఎదుర్కొనుచున్న లంక రైతుసోదరులను ప్రశంసించుచున్నాను. యికముందుకూడ ద్వైవమున కాలీమక రామన్న మహదినముల్లో ఓర్పు శాంతముతో లంకరైతులు వ్యవహరించగలరని నమ్ముచున్నాను"

Edited, Printed & Published by Kaswagadda Rajagopala Rao at the Prajasakti Press, Mochalrajapuram, Bezwoda.

END OF ISSUE